క్లుప్తంగా

యూవీవీ మృతి తీరని లోటు

మామిడికుదురు: మాల మహానాడు మండల శాఖ మాజీ అధ్యక్షుడు, పాశర్లపూడి సొసైటీ మాజీ చైర్మన్ యూవీవీ సత్యనారాయణ మృతి తీరని లోటని అంబేడ్కర్ యువజన సంఘం, మాల మహానాడు మండల శాఖ ప్రతినిధులు ప్రస్తుతించారు. రెండు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం మామిడికుదురు బస్టాండ్ కూడలిలో సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భూపతి వెంకటపతి, నీతిపూడి చంద్రరావు, బొంతు మణిరాజు తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తి అదృశ్యంపై కేసు


దుర్గాప్రసాద్

అంబాజీపేట: ఇంటి నుంచి కనిపించకుండా పోయిన మానసిక వికలాంగ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.చిరంజీవి తెలిపారు. పోలీసులు తెలిపిన వివారాలిలా ఉన్నాయి. మాచవరం శివారు సింధువారిపేటకు చెందిన 30 ఏళ్ల వ్యక్తి గాడ దుర్గాప్రసాద్ ఈ నెల 24 నుంచి కనిపించడం లేదన్నారు. అతను ఇంటి నుంచి వెళ్లిపోయిన సమయంలో ఆకుపచ్చ రంగు షర్ట్, నలుపు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడన్నారు. దుర్గాప్రసాద్ తల్లి మహాలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

'బండి' వారి కార్తిక వన సమారాధన


బెల్లంపూడిలో ముత్యాలమ్మను దర్శించుకుంటున్న భక్తులు

పి.గన్నవరం: మండలంలోని బెల్లంపూడిలో బండి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం కార్తిక వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని బాలాత్రిపుర సుందరీ సమేత లక్ష్మణేశ్వర స్వామికి ఆలయ ప్రాంగణంలోని ఉసిరిచెట్టు వద్ద పూజలు చేశారు. బండి శ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. గ్రామస్తులకు పెద్ద ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. సర్పంచ్ బండి మహాలక్ష్మి, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా స్వరూపరాణి, బండి రామకృష్ణ, బండి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మహిళా సంరక్షణపై అవగాహన


విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న సీఐ

ఆత్రేయపురం: స్థానిక మహాత్మాగాంధీ కళాశాల వద్ద సోమవారం రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఆత్రేయపురం ఎస్సై ఎస్ రాము బాలికలకు మహిళా సంరక్షణపై అవగాహన కల్పించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బాలికలు ఎలా ఉండాలో వివరించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సారా విక్రేతల అరెస్ట్

ఆలమూరు: స్థానిక ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని మండపేట మండలంలోని ఏడిదలో సారా అక్రమంగా తరలిస్తూ ఇద్దరు పట్టుబడ్డారు. స్థానిక ఎక్సైజ్ సీఐ ఐడీ నాగేశ్వరారావు కథనం ప్రకారం ఆత్రేయపురం మండలంలోని పేరవరం గ్రామానికి చెందిన వై.ప్రసాద్, వై.రాజు ఇద్దరూ తమ జూపిటర్ స్కూటర్‌పై సారాను తరలిస్తున్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఏడిద రోడ్డులో దాడి చేసి సారాను తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి సోమవారం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపర్చారు. దీంతో స్థానిక కోర్టు జడ్జి నిందితులిద్దరికి రిమాండు విధించారు.

నేడు రాధాకృష్ణుల కల్యాణం



ఆత్రేయపురం: గ్రామంలో ఇటీవల పునర్నిర్మించిన వినాయక రాధాకృష్ణ, శ్రీవల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో మంగళవారం రాధాకృష్ణుల కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయ అర్చకులు వాడపల్లి సాయికుమార్ ఆధ్వర్యంలో స్వామి వారి కల్యాణం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వామి కల్యాణానికి మాజీ ఉప సర్పంచ్ చిలువూరి చిన వెంకట్రాజు, నాగమణి దంపతులు పాల్గొంటారన్నారు. స్వామికి ఉదయం అభిషేకం, సాయంత్రం కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు. పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారి కల్యాణాన్ని తిలకించాలని ఆలయ కమిటీ నిర్వాహకులు కోరారు.

అస్తవ్యస్తంగా పంటకాలువలు, డ్రైన్లు

- తగ్గుతున్న పంట దిగుబడులు
- రైతుల ఆందోళన
- పట్టించుకోని డ్రైన్స్ అధికారులు


ఆత్రేయపురం వద్ద అస్తవ్యస్తంగా ఉన్న డ్రైను

ఆత్రేయపురం: పంట కాలువలు, డ్రైన్లు పూడుకుపోయి వేలాది ఎకరాల్లో దిగుబడులు తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల డ్రైన్లు, కాలువలు గుర్రపుడెక్క, చెత్తతో నిండిపోయాయి. డ్రైన్లపై ఉన్న కల్వర్టులు చిన్నపాటి వంతెనలు శిథిలస్థితికి చేరడంతో ఎక్కడికక్కడ మురుగునీరు నిలబడిపోతుంది. డ్రైన్స్, పంటకాలువల అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో డ్రైన్లలో ఎక్కడి నీరు అక్కడే నిలబడుతుంది. దీంతో వరి మాసూళ్లు చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయాభివృద్ధికి సేవలు అందిస్తున్నామంటున్న ఆధికారులు, ప్రజాప్రతినిధుల మాటలు నీటి మూటలుగానే మిగులుతున్నాయి. ఇరిగేషన్, డ్రైనేజీ శాఖ, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా ఏటా రైతులు ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారు. ఆరుగాలం శ్రమించి అప్పులు చేసి పంట చేతికి వస్తున్న దశలో ముంపు బారిన పడి విలువైన వ్యవసాయ ఉత్పత్తులను నష్టపోతున్నట్లు ఇక్కడ రైతులు వాపోతున్నారు. ఇటీవల ఇరిగేషన్ శాఖ, అటు డ్రైనేజీ శాఖల ద్వారా డ్రైన్లు కాలువ అభివృద్ధికి ఎటువంటి పనులు చర్యలు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారం కావడం లేదని రైతులు వాపోతున్నారు. సక్రమంగా కాలువలు డ్రైన్లలో పూడిక తొలగించి రైతులకు నీరు అందించాల్సిన అధికారులు, ప్రజా ప్రతినిధులు కాంట్రాక్ట్ పనుల్లో అవినీతికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. రూ.లక్షల బిల్లులు కాజేస్తున్నారని పనులు మాత్రం చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. శాశ్వత పరిష్కారంగా డ్రైన్లపై కల్వర్టులు, కాలువలపై వంతెనలు నిర్మించాల్సిన ప్రభుత్వాలు నిధులు ఇవ్వక చేతులెత్తేశాయని కేవలం ప్రకటనలకే ప్రభుత్వాలు పరిమితమయ్యాయని రైతులు ఆరోపిస్తున్నాయి. నియోజకవర్గం పరిధిలోని కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, ఆలమూరు మండలాల్లో సాగు నీటికి సంబంధించిన పంట కాలువలు, మురుగుడ్రైన్లు పూడుకుపోయి అస్తవ్యస్తంగా మారాయి. నియోజకవర్గంలో ఆత్రేయపురం మండలంలో వెలిచేరు–పేరవరం డ్రైన్, ర్యాలి పంటకాలువ, ఆత్రేయపురం–ఉచ్చిలి డ్రైన్, ఆలమూరు మండలంలో వెదురుమూడి, నర్సిపూడి గ్రామాల్లో డ్రైన్స్, రావులపాలెం మండలంలో లొల్ల హైలెవెల్ చానల్, కొత్తపేట మండలంలో పలు మురుగుడ్రైన్స్, పంటకాలువల పూడికతీత తీయకపోవడంతో అస్తవ్యస్తంగా తయారయ్యాయి. దీంతో వరితో పాటు అరటి, పసుపు, కంద, పువ్వుల తోటల సాగు చేస్తున్నారు. ఎంతో విలువైన పంటలు పండించే ఈ ప్రాంతంలో సరైన ఇరిగేషన్, డ్రైనేజ్ వ్యవస్థలు లేకపోవడం కారణంగా రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి.

సమస్యలు పట్టించుకోవడం లేదు



డ్రైనేజీ శాఖ అధికారులు సక్రమంగా సాగునీరు అందించడానికి మురుగునీరు బయటకు పోవడానికి ఏర్పాట్లు చేయడం లేదు. కాలువలు, డ్రైన్లలో పూడికతీత పనులు చేయడం లేదు. కనీసం డ్రైన్స్ శాఖ అధికారులు పర్యటించిన దాఖలాలు లేవు, రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు

– ముదునూరి గంగరాజు, రైతు, ఆత్రేయపురం

కనిపించని అధికారులు



ఈ ప్రాంతంలో భారీ మధ్య తరహా, చిన్న తరహా డ్రైన్లు ఉన్నప్పటికీ ఆ శాఖ అధికారులు అందుబాటులో ఉండటం లేదు. రైతుల పంట పొలాల నుంచి మురుగునీరు సక్రమంగా కిందికి వెళ్లకపోవడంతో పలు పంటలు వ్యాధుల బారిన పడి నష్టాల పాలవుతున్నాం. ఎటువంటి పూడికతీత పనులు చేయక పోగా కనీసం రైతుల సమస్యలు తెలుసుకోవాడానికి ఆ శాఖ అధికారులు మండల పరిషత్ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు.

– వేముల శ్రీనివాస్, రైతు, వెలిచేరు

25న ఉచిత బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

అంబాజీపేట: బ్రాహ్మణ వధూవరుల ఉచిత పరిచయ వేదిక ఈ నెల 25న హైదరాబాద్ వైష్ణవి కేటర్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు శ్రీదుర్గా పరమేశ్వరి కోనసీమ బ్రాహ్మణ వధూవరుల ఉచిత సమాచార కేంద్ర సెక్రటరీ ఈమని శ్రీహరి తెలిపారు. ఆసక్తి గల వధూవరులు హైదరాబాద్ రాజధాని గార్డెన్స్ సమీపాన వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం ఎదురుగా ఉన్న మహాలక్ష్మి థియేటర్‌లో జరిగే పరిచయ వేదికకు హాజరుకావచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీహరి కోరారు.

14 నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

మలికిపురం: స్థానిక శాఖా గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్టు గ్రంథాలయాధికారి బి.నాగేంద్ర కుమార్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే వివిధ అంశాలలో పోటీల్లోని విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయలుగా నిర్ణయించి, బహుమతులు, యోగ్యతా పత్రాలను పంపిణీ చేయనున్నట్టు ఆయన అన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన వారి పేర్లను నేరుగా గ్రంథాలయంలో గాని, సెల్ 9010000061 గాని ఈ నెల 12వ తేదీలోగా తెలియజేయాలని సూచించారు.

ఏకాదశ రుద్రులను దర్శించుకున్న తెలుగు ప్రముఖులు


ముక్కామలలో శివాలయాన్ని దర్శించుకున్న తెలుగు ప్రముఖులు

అంబాజీపేట: కార్తికమాసంలో అత్యంత పవిత్రమైన సోమవారం రోజున అంబాజీపేట, అయినవిల్లి మండలాల్లో ఉన్న ఏకాదశ రుద్రులను తెలుగు ప్రముఖులు దర్శించుకున్నారు. టీటీడీ మాజీ ఈఓ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, ప్రముఖ పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ప్రముఖ సినీ సంగీత దర్శకురాలు, గాయని ఎంఎం శ్రీలేఖ, సంస్కృత పండితులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత పీటీబీవీ రంగాచార్యులు, గురు సహస్రావధాని కడిమెళ్ల వరప్రసాద్ అవధాని, సార్వభౌమ అచ్చతెలుగు అవధాని పాలపర్తి శ్యామలా నందప్రసాద్‌లు సోమవారం ఏకాదశ రుద్రులను దర్శించుకున్నారు. గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రు, మొసలపల్లి, ఇరుసుమండ, వ్యాఘ్రేశ్వరం, కె.పెదపూడి, ముక్కామల, వక్కలంక, కముజువారిలంక, నేదునూరు, పాలగుమ్మి గ్రామాల్లో ఉన్న శివాలయాలను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వీరికి అయినవిల్లి సిద్ధివినాయక ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు స్వాగతం పలికారు. ఆయా ఆలయాల అర్చకులు తెలుగు ప్రముఖులను వేద ఆశీర్వచనాలతో స్వాగతం పలికారు.

ఖాళీలు భర్తీ చేసే వరకూ ఉన్న సిబ్బందితోనే సేవలు


కొత్తపేటలో వానపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి, సిబ్బందితో సమీక్షిస్తున్న ఎంపీపీ గంగాధరరావు

కొత్తపేట: పీహెచ్‌సీల్లో సిబ్బంది ఖాళీలు భర్తీ చేసే వరకూ ప్రస్తుతం ఉన్న సిబ్బంది సమయాన్ని సర్దుబాటు చేసుకుని సేవలందించాలని ఎంపీపీ మార్గన గంగాధరరావు వైద్యులు, సిబ్బందికి సూచించారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాయలయంలో వానపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి ఎస్.నిహారిక, పలువురు సిబ్బందితో ఎంపీపీ గంగాధరరావు పలు అంశాలపై సమీక్షించారు. పీహెచ్‌సీలో పోస్టులు ఎన్ని? ప్రస్తుతం ఎంత మంది ఉన్నారు? ఓపీ సేవలు? వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ముగ్గురు స్టాఫ్ నర్సులకు ప్రస్తుతం ఇద్దరే ఉన్నారని, దాంతో మూడో షిఫ్టు ఇబ్బందవుతుందనే విషయాన్ని ప్రస్తావించారు. నైట్ వాచ్‌మన్ లేకపోవడం వలన చాలా అభద్రతాభావంతో పనిచేయాల్సి వస్తుందని వైద్యులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. గత నెల 30న జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన దిశ సమావేశంలో పీహెచ్‌సీలకు సంబంధించి పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని, వాటిలో పీహెచ్‌సీల నిర్వహణ గ్రాంటు పెంచాలని, ఖాళీలు, నైట్ వాచ్‌మన్ పోస్టుల భర్తీ గురించి ప్రస్తావించగా ఖాళీలు త్వరలో భర్తీ అవుతాయని, గ్రాంటు, నైట్ వాచ్‌మన్‌ల నియామకం విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి అందుకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు ఎంపీపీ తెలిపారు. ఈలోపు వారానికి ఒక ఫీల్డ్ స్టాఫ్ పీహెచ్‌సీ డ్యూటీ వేసి, ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంకా పలు అంశాలపై చర్చించారు.

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో సంపూర్ణ ఆరోగ్యం


ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఏడీఏ వెంకటరామారావు

కొత్తపేట: ప్రజల సంపూర్ణ ఆరోగ్య జీవనానికి ప్రకృతి వ్యవసాయ, ఉద్యాన సాగు ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవాలని వ్యవసాయ శాఖ స్థానిక సబ్ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఏ) ఎం.వెంకటరామారావు అన్నారు. సోమవారం స్థానిక వ్యవసాయ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయం రైతు సాధికార సంస్థ వానపల్లి యూనిట్ ఆధ్వర్యంలో వానపల్లి, బిళ్లకుర్రు గ్రామాల్లో సాగు చేస్తున్న కూరగాయలు, ఆకుకూరల ప్రదర్శన, విక్రయాలు నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు రిసోర్స్‌పర్సన్ ఎల్.ప్రసాద్, ఫార్మర్ సైంటిస్టు కె.అరుణకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శన, కొనుగోలును ఏడీఏ వెంకటరామారావు ప్రారంభించారు. ఆ ప్రాంగణంలో పలువురు అధికారులు, ఉద్యోగులకు, ఆయా కార్యాలయాలకు వచ్చిన ప్రజలకు ప్రకృతి వ్యవసాయ ఆహార ఉత్పత్తుల గురించి వివరించారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో రసాయన రహితంగా పండించిన ఈ ఉత్పత్తులకు, రసాయన ఎనరువులు, పురుగు మందులతో పండించిన మార్కెట్ ఉత్పత్తులకు మధ్య వ్యత్యాసాన్ని, ఈ ఆరోగ్యకర ఉత్పత్తుల ప్రయోజనాన్ని వివరించారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు ఆ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. కార్యక్రమంలో సీడీపీఓ పి.శారద, సంస్థ మోడల్ మేకర్ ఎంవీవీఎస్ ప్రసాద్, సీడీఐ డి.సంధ్య, ఐసీఆర్‌పీలు యెలిశెట్టి వెంకటేశ్వరరావు, కె.కళ్యాణి, కె.అనితకుమారి, ఎం.సునీత, డి.శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అబుల్ కలాం ఆజాద్ జయంతి


సఖినేటిపల్లి ఎంఈవో కార్యాలయంలో నిర్వహించిన ఆజాద్ జయంతి



తొండవరంలో ఆజాద్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు

రాజోలు: జాతీయ విద్యా దినోత్సవం పురస్కరించుకుని మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని సోమవారం రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సాయిబాబు ఆధ్వర్యంలో ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా ఆయన ఎనలేని సేవలు అందించారని విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఎకనామిక్స్, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. వైస్ ప్రిన్సిపాల్ పద్మనాభం, అధ్యాపకులు నల్లి రాజు, శైలజ, సరిత, అశ్విని, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

సఖినేటిపల్లి: మండల విద్యాశాఖ కార్యాలయంలో జాతీయ విద్యా దినోత్సవం పురస్కరించుకుని ఆజాద్ చిత్రపటానికి ఎంఈవో-1, 2 డి.కిషోర్ కుమార్, మద్దాలి వెంకటేశ్వరరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతర్వేదికర జెడ్పీ ఉన్నత పాఠశాలలో భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం పి.సోమసూర్యకుమారి అధ్యక్షతన విద్యార్థులు, ఉపాధ్యాయులు నిర్వహించారు.

అంబాజీపేట: తొండవరం జెడ్పీ హైస్కూల్‌లో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను పురస్కరించుకుని సోమవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ మట్టపర్తి రాంబాబు, కత్తుల వెంకటేశ్వరరావు, కందాల గణేష్, గాదె శ్రీనివాస్, పినిపే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కొత్తపేట: భారతరత్న అబుల్ కలాం జయంతిని సోమవారం స్థానిక డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఆజాద్ చిత్రపటానికి ప్రిన్సిపాల్ కేపీ రాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆజాద్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ టి.రమాదేవి, అధ్యాపకులు పాల్గొన్నారు.

హరహర మహాదేవ..

- శివాలయాల్లో కార్తిక సోమవారం పూజలు
- పుణ్యక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు


చొప్పెల్ల మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు


భక్తులతో పోటెత్తిన ర్యాలి ఉమాకమండలేశ్వర స్వామి ఆలయం


పి.గన్నవరం గరుడేశ్వరాలయంలో పూజలు

ఆత్రేయపురం: కార్తికమాసం రెండో సోమవారం పురస్కరించుకుని శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మండలంలోని పురాణ ప్రసిద్ధి చెందిన ర్యాలి ఉమాకమండలేశ్వర స్వామి, జగన్మోహినీ కేశవ స్వామి, ఆత్రేయపురంలో బాలాత్రిపుర సుందరి రాజరాజేశ్వర స్వామి, వాడపల్లి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వాములతో పాటు మండలంలోని శివాలయాల్లో కార్తిక పూజలు, దీపాలంకరణ నిర్వహించారు.

ఆలమూరు: కార్తికమాసం పవిత్రతను పురస్కరించుకుని మండలంలోని వివిధ గ్రామాల్లో రెండో కార్తిక సోమవారం శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. భక్తులు భక్తిశ్రద్ధలతో ఆది దంపతులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పూజలు చేశారు. ప్రసిద్ధిగాంచిన క్షేత్రమైన ఆలమూరు మండలం మడికి బాలత్రిపుర సుందరి సమేత సోమేశ్వరస్వామి, జొన్నాడ, మూలస్థానం అగ్రహారం, చొప్పెల్ల, ఆలమూరు, పెనికేరు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని ఆలయాలకు భక్తులు తెల్లవారుజాము నుంచే విశేష సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి అభిషేకాలు నిర్వహించి కార్తిక దీపాలను వెలిగించారు.

అయినవిల్లి: కార్తికమాసం రెండో సోమవారం కావడంతో అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. అలాగే అతీ ప్రాచీన ముక్తేశ్వరంలో ముక్తికాంత క్షణముక్తేశ్వరస్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించి ప్రత్యేక పూజలుచేశారు. సమీప పంటకాలువల్లో మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి కార్తిక దీపాలను వదిలారు. అలాగే సమీప శివాలయాల్లో ధ్వజ స్తంభాల వద్ద కార్తిక దీపాలు వెలిగించారు. మండలంలోని అయినవిల్లి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి, సిరిపల్లి కనకేశ్వరస్వామి, విలస, మడుపల్లి, వెలువలపల్లి, వీరవల్లిపాలెంలో స్వాములకు ప్రత్యేక పూజలు జరిపారు.

సఖినేటిపల్లి: హరిహరులకు ప్రీతికరమైన కార్తిక మాసం రెండో సోమవారం శైవ, వైష్ణవ పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. శివాలయాల్లో స్వామికి లక్ష బిల్వపత్రాలతో పూజలు, ఏకాదశ రుద్రాభిషేకాలు, పార్వతీదేవికి కుంకుమ పూజలు నిర్వహించారు. అలాగే వైష్ణవాలయాల్లో లక్షతులసి పత్రాలతో పూజలు, స్వామికి అర్చనలు చేశారు. అంతర్వేది లక్ష్మీ నృసింహుని ఆలయంలో వేపచెట్టు వద్ద దీపారాధనలు చేశారు. అంతర్వేది నీలకంఠేశ్వరస్వామి, మోరి సీతారామలింగేశ్వర స్వామి, గుడిమూల కృతకృత్య రామలింగేశ్వరస్వామి వారి క్షేత్రాలకు వేకువజాము నుంచి భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. సాధారణ భక్తులతో పాటు, అయ్యప్పమాల ధారణ భక్తులు హరిహరులను దర్శించుకున్నారు.

మామిడికుదురు: పవిత్ర కార్తిక సోమవారం సందర్భంగా మండలంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కోలాహలంగా మారాయి. వేకువ జామున భారీ సంఖ్యలో భక్తులు శివాలయాలను దర్శించుకుని అభిషేకాలు చేయించుకున్నారు. అప్పనపల్లిలో కొలువుదీరిన అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో లక్ష బిల్వార్చన జరిగింది. పెదపట్నం ఉమా మూలేశ్వర స్వామి ఆలయంలో లక్ష బిల్వార్చన ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా. విఘ్నేశ్వరపూజ, ఈశ్వరునికి పంచామృతాలతో అభిషేకాలు జరిపించారు. పార్వతీదేవికి లక్ష కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు. హరిహరునికి లక్ష మారేడు దళాలతో అర్చన చేశారు. పలువురు భక్త దంపతులు లక్ష బిల్వార్చనలో కర్తలుగా పాల్గొన్నారు.

పి.గన్నవరం: కార్తిక సోమవారం సందర్భంగా పలు గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పవిత్ర వశిష్ఠ, వైనతేయ నదీపాయల్లో భక్తులు కార్తిక దీపాలు వదిలారు. అనంతరం శివాలయాలకు వచ్చి పూజలు చేశారు. పి.గన్నవరంలోని గరుడేశ్వరాలయంలో తెల్లవారుజామున రెండు గంటల నుంచి అర్చక స్వామి భైరవబొట్ల సత్య వెంకటనారాయణ మూర్తి ఆధ్వర్యంలో పరమేశ్వరునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వైభవంగా లక్షపత్రి పూజ


శివయ్యకు అభిషేకం చేస్తున్న భవానీలు, భక్తులు

అంబాజీపేట: పుల్లేటికుర్రులో వేంచేసిన వ్యాఘ్రేశ్వర స్వామి, మదనగోపాల స్వామి వార్లకు సోమవారం లక్షపత్రి పూజ వైభవంగా నిర్వహించారు. అలాగే బాలాత్రిపుర సుందరి సమేత వ్యాఘ్రేశ్వర స్వామి, వల్లీ–దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంలో పూజలు జరిపారు. స్వామికి రుద్రహోమం, సూర్యనమస్కారాలు, సుందరకాండ పారాయణ తదితర పూజలను వేదపండితుల నడుమ నిర్వహించారు. వ్యాఘ్రేశ్వరంలో వ్యాఘ్రేశ్వరునికి, మాచవరం కందుల మల్లేశ్వరస్వామి, కె.పెదపూడి, గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం, నందంపూడి, తొండవరం, వాకలగరువు, మొసలపల్లి, ముక్కామల, వక్కలంక తదితర గ్రామాల శివాలయాల్లోను భక్తులు పోటెత్తారు. అలాగే శివాలయాల్లో స్వామికి అభిషేకాలు నిర్వహించిన అనంతరం గురుమాతా భవానీలు దంగేటి మల్లేశ్వరి, సాయిబాబుల ఆధ్వర్యంలో భవానీలు మాలధారణ స్వీకరించారు.

విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు


దాత సురేష్ కుటుంబ సభ్యులకు స్వామి చిత్రపటం అందజేస్తున్న అర్చకులు

అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామికి శనివారం రూ.3,18,134లు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ, ఏసీ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 3,481 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారన్నారు. అలాగే అయినవిల్లి విఘ్నేశ్వరస్వామిని ఏపీ పూర్వ కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, సినీ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సంగీత దర్శక, గాయని శ్రీలేఖ, గాయకులు శ్రీకృష్ణ, సాకేత్ సోమవారం విఘ్నేశ్వరుని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే స్వామి ఆలయంలోఅమలు చేస్తున్న నిత్యాన్నదానానికి అమలాపురానికి చెందిన జనిపి రెడ్డి సురేష్ కుటుంబ సభ్యులు సోమవారం రూ.10,116 అందజేశారు.

పని కల్పించాలంటూ నిరసన


కొత్తూరు-వెదురుమూడి రోడ్డులో నిలిచిన ట్రాఫిక్

ఆలమూరు: మండలంలోని పినపళ్లలోని పేపర్‌మిల్లులో పని కల్పించాలంటూ మహిళలు తమ నిరసన తెలియజేశారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహ సమీపాన రావిచెట్టు వద్ద నిరసన తెలుపుతూ ఆ దిశగా వెళ్లే వాహనాలను నిలిపివేశారు. గత రెండేళ్లుగా స్థానికులకు పని కల్పించాలంటూ పేపర్ మిల్లు యాజమాన్యానికి, ప్రజా ప్రతినిధులకు వినతులు అందజేస్తున్నా పట్టించుకోకపోవడం వల్లే తమ నిరసనకు దిగినట్లు మహిళలు తెలిపారు. గ్రామ ప్రజలకు పనులను కల్పించకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కొత్తూరు–వెదురుమూడి రోడ్డులో భారీ వాహనాలు నిలిచిపోవడంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది.

పోలింగ్ కేంద్రం పరిశీలన


ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఆర్డీఓ శ్రీకర్

ఆలమూరు: త్వరలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఆలమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న ఈ పోలింగ్ కేంద్రంలో తగిన వసతుల కల్పనపై ఆరా తీశారు. పరిసర ప్రాంతాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్ కేజే ప్రకాష్‌బాబు, ఎంపీడీఓ ఎ.రాజు, సూపరింటెండెంట్ ఎంఎం ప్రకాష్ పాల్గొన్నారు.

కుష్టు వ్యాధిపై అవగాహన

ఆలమూరు: మండలంలోని జొన్నాడలో సోమవారం కుష్ఠు వ్యాధిపై అవగాహన సదస్సు జరిగింది. పీహెచ్‌సీ వైద్యాధికారులు పి.భవానీశంకర్, డి.సాయికిషోర్ ఆధ్వర్యంలో ఎంఎల్‌హెచ్‌పీలు, ఆరోగ్య ఆశ సిబ్బంది ఆయా గ్రామాల్లోని ముఖ్య కూడళ్లలో సమావేశాలు ఏర్పాటు చేసి కుష్ఠు వ్యాధి వ్యాప్తి–నియంత్రణకు తీసుకోవలసిన చర్యలను వివరించారు. హెచ్ఈ ఏవీవీ రాజా, సూపర్‌వైజర్లు ఎం.శ్రీనివాసరావు, పి.ఉమ తదితరులు పాల్గొన్నారు.

ఎక్సైజ్ అధికారుల దాడులు

ఆత్రేయపురం: మండలంలోని లొల్ల గ్రామంలో సోమవారం ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ కాత్యాయని ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. దాడుల్లో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 14 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.